క్లుప్తంగా

నూతన కమిషనర్ బాధ్యతల స్వీకరణ



కమిషనర్ నాగేశ్వరరావును అభినందిస్తున్న ఉద్యోగులు

ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ నూతన కమిషనర్‌గా బి.నాగేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ముప్పాళ్ల రమేష్‌బాబు గత నెల 4వ తేదీ నుంచి నెలన్నర రోజులు సెలవు పెట్టి యుఎస్‌కు వెళ్లిన విషయం విదితమే. అప్పటి నుంచి మున్సిపల్ ఏఈ జే ప్రసాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బి నాగేశ్వరరావును ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను మున్సిపల్ చైర్‌పర్సన్ జి.వెంకటరమణమ్మ, ఏఈ జే ప్రసాద్, మున్సిపల్ టీపీఓ చంద్రశేఖర్, ఆర్ఐ ఖాసీం, పలువురు సిబ్బంది కమిషనర్‌ను అభినందించారు.

కొలతల ప్రకారం పనులు చేసుకోవాలి

ఉదయగిరి: ఉపాధి హామీ కూలీలు కొలతల ప్రకారం పనులు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన గిట్టుబాటు కూలీ నగదు పొందాలని ఎంపీడీఓ ఐజాక్‌ప్రవీణ్ అన్నారు. ఆయన శనివారం మండలంలోని కొండాయపాళెం పంచాయతీ వెంకట్రావుపల్లి చెరువులో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మస్టర్లు పరిశీలించి సిబ్బందికి సూచించారు. మేట్‌లు, క్షేత్ర సహాయకులు కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎఫ్ఏలు ముందుగా పనులను గ్రామ సభల ద్వారా తీర్మానించి చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక, క్షేత్ర సహాయకులు మనోజ్, గురవయ్య పాల్గొన్నారు.

మాజీ ఎంపీ మేకపాటితో మండల నేతల భేటీ



మేకపాటి సోదరులను సన్మానిస్తున్న నేతలు

సీతారామపురం: నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో సీతారామపురం వైఎస్సార్‌సీపీ మండల నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని రాజకీయ పరిణామాలపై చర్చ జరిపారు. మండల కన్వీనరు చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బసిరెడ్డి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు వేణుగోపాలరెడ్డి, కల్లూరి వెంకటేశ్వర్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చప్పిడి తిరుపతిరెడ్డి, మండల సచివాలయాల కన్వీనరు బాలినేని మాబయ్య మేకపాటిని కలిసిన వారిలో ఉన్నారు.

ప్రతి నెల 10న డయల్ యువర్ డీఎం



ఆత్మకూరు డీఎం కరీమున్నీసా

ఆత్మకూరురూరల్: ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో ప్రతి నెల 10వ తేదీ డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం నిర్వహిస్తామని డిపో మేనేజరు కరీమున్నీసా శనివారం తెలిపారు. డిపోలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రతి నెల 10న సాయంత్రం 5 గంటల నుంచి గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు, ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులను ఫోన్ ద్వారా తెలియపరచాలన్నారు. ఒక్కో నెలలో 10వ తేదీ సెలవు రోజు వస్తే మరుసటి రోజు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. డిపో మేనేజరు సెల్ 99592 25645 నంబరుకు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చన్నారు. ప్రతి నెల పౌర్ణమికి ముందు రోజు ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలంకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును నడుపుతున్నామ ని బస్సును ఆన్‌లైన్ రిజర్వేషన్ చేయించుకుని ఈ అవకాశం సద్వినియోగం చేయించుకోవాలన్నారు.

వివాహితపై లైంగికదాడికి యత్నం

ఉదయగిరి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి ప్రయత్నించిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాధితురాలు ఈ నెల 4వ తేదీ అనారోగ్యం బారిన పడడంతో నెల్లూరుకు వెళ్లి వైద్యం చేయించుకుంది. అదే రోజు రాత్రి నెల్లూరు నుంచి ఉదయగిరికి చేరుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో బాడుగకు తీసుకొని బయలుదేరింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి దాసరపల్లి గ్రామ సమీపంలో రహదారి పక్కనే ఉన్న జామాయిల్ చెట్ల లోనికి ఆటోను మళ్లించి ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించడంతో కేకలు వేసింది. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆమె సమీపంలోని రోడ్డు వద్దకు వచ్చి స్థానికుల సాయంతో ఇంటికి చేరుకుంది. జరిగిన ఘటనను కుటుంబ సభ్యులకు వివరించి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై ప్రభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

'పది'లో ప్రభుత్వ బడుల హవా



ఉత్తీర్ణులైన సంగం గురుకుల పాఠశాల విద్యార్థినులతో ఉపాధ్యాయులు

ఆత్మకూరు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పట్టణంలోని ఏపీగురుకుల పాఠశాల 94 శాతం, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల 80 శాతం ఫలితాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల 63 శాతం, ఎల్ఆర్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాల 94 శాతం ఫలితాలు సాధించి రికార్డు సృష్టించాయి. ఏపీ గురుకుల పాఠశాల విద్యార్థులు 72 మందికి 68 మంది ఉత్తీర్ణత సాధించి 94 శాతం ఫలితాలు సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ తెలిపారు. ఎల్ఆర్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 16 మంది హాజరుకి 15 మంది ఉత్తీర్ణత సాధించడంతో 94 శాతం ఫలితాలు వచ్చాయి. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నుంచి 129 మంది హాజరు కాగా 103 ఉత్తీర్ణత సాధించి 80 శాతం ఫలితాలు పొందినట్లు హెచ్ఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి 60 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 38 మంది ఉత్తీర్ణత సాధించడంతో 63 శాతం ఫలితాలు సాధించారు.

ఆత్మకూరు మండలంలో..

మర్రిపాడు(ఆత్మకూరురూరల్): ఆత్మకూరు మండలంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. బట్టేపాడు హైస్కూల్‌లో పరీక్షలు రాసిన 23 మందిలో 13 మంది పాసై 56.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. చెర్లోయడవల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి 12 మంది హాజరు కాగా 8 మంది పాసై 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. మహిమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 37 మంది పరీక్షలు రాయగా 27 మంది పాసై 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. వాశిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 23 మంది పరీక్షలు రాయ గా 17 మంది పాసై 74 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మర్రిపాడు మండలంలో..

మర్రిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 59 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 55 మంది ఉత్తీర్ణులయ్యారు. నందవరం మోడల్ స్కూల్‌లో 78 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 73 మంది పాసయ్యారు. 94 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రిన్సిపల్ పేట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.

అనంతసాగరంలో 76 శాతం ఉత్తీర్ణత

చేజర్ల(సోమశిల): పదో తరగతి పరీక్షల్లో అనంతసాగరం మండలం 76 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ బాలకృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం 295 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 225 మంది ఉత్తీర్ణులయ్యారు. జెడ్పీహెచ్ఎస్ రేవూరు పాఠశాల విద్యార్థులు ఆర్ వెంకటసందీప్ 559, డి.సౌమ్య 559, కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ఎం.వరలక్ష్మి 553 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.

చేజర్లలో 64.62 శాతం ఉత్తీర్ణత

చేజర్ల: పదో తరగతి పరీక్షల్లో మండలంలో ఉత్తీర్ణత 64.62 శాతంగా నమోదైంది. మొత్తం 277 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 179 మంది విద్యార్థులు పాసయ్యారని ఎంఈఓ జి. శ్రీనివాసులు తెలిపారు. మండలంలో అత్యధికంగా నాగులవెలటూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని మహిమ 584 మార్కులు సాధించగా, జెడ్పీహెచ్ఎస్ మాముడూరు పాఠశాల విద్యార్థి ఓ శివ 572, అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆదూరుపల్లికి చెందిన ఐ. సిరి 572 మార్కులు సాధించి అగ్రగామిగా నిలిచారు.

పది ఫలితాల్లో అన్నారెడ్డిపాళెం టాప్

సంగం: మండలంలో పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అన్నారెడ్డిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. మండలంలోని 8 హైస్కూళ్లలో 395 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 256 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేక మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. సంగం గురుకుల పాఠశాలలో 79 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 71 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 90 శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు.

పదిలో ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ

అనుమసముద్రంపేట: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10 ఫలితాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. ఏఎస్‌పేట ఉన్నత పాఠశాలలో 287 మంది విద్యార్థులకు 241 మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. గుడిపాడు, చిరమన జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులైనట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. దాదాపు 34 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు.

టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన మున్సిపల్ విద్యార్థినులు

కావలి: పదో తరగతి ఫలితాల్లో పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు కనబరిచి సత్తా చాటారు. కావలి డివిజన్ పరిధిలోని బీసీ హాస్టల్స్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు 500 పైన మార్కులు సాధించినట్లు కావలి సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి సుధాకర్ చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ

కావలి రూరల్: మండలంలోని ఓట్టూరు మోడల్ స్కూల్ విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. 81 మంది పరీక్షలకు హాజరు కాగా 59 మంది ఉత్తీర్ణత సాధించారు. కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 36 మందికి 15 మంది, గౌరవరం జిల్లా పరిషత్ పాఠశాలలో 46 మందికి 24 మంది ఉత్తీర్ణత సాధించారు. సర్వాయపాళెం జిల్లా పరిషత్ పాఠశాలలో 69 మందికి 48 మంది, రుద్రకోట జిల్లా పరిషత్ పాఠశాలలో 48 మందికి 26 మంది, రాజువారిచింతల పాళెం జిల్లా పరిషత్ పాఠశాలలో 19 మందికి 16 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓట్టూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 48 మందికి 29 మంది ఉత్తీర్ణత సాధించారు.

అల్లూరులో 69 శాతం ఉత్తీర్ణత

అల్లూరు: పది ఫలితాల్లో మండలంలో 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ నాగేశ్వర్‌రావు తెలిపారు. మండలంలో మొత్తం 517 మంది పది పరీక్షలు రాయగా, అందులో 305 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

గండిపాళెం గురుకులంలో వంద శాతం ఉత్తీర్ణత

ఉదయగిరి: మండలంలోని గండిపాళెం బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ జి.మురళీకృష్ణ తెలిపారు. పాఠశాల నుంచి 64 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ప్రథమ శ్రేణిలో 62, ద్వితీయ శ్రేణిలో ఒకరు, తృతీయ శ్రేణిలో ఒకరు వంతున పాస్ అయ్యారన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలగా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ మురళీకృష్ణ, పీఎంసీ చైర్మన్ గోపీకృష్ణ యాదవ్ అభినందించారు.

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మండలంలో 431 మంది విద్యార్థులు పరీక్షలు పరీక్షలు రాయగా 347 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

కొండాపురంలో..

కొండాపురం: పదో తరగతి ఫలితాల్లో మండలంలో మొత్తం 12 పాఠశాలల నుంచి 398 మంది విద్యార్థు లు పరీక్షలు రాయగా 277 మంది ఉత్తీర్ణత సాధించారు.

సీతారామపురంలో..

సీతారామపురం: పదో తరగతి పరీక్షల్లో మండలంలో 275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 135 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ మస్తాన్‌వలి తెలిపారు.

పది ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత

వరికుంటపాడు: మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ షావుద్దీన్ తెలిపారు. మండలంలో పది పరీక్షలకు 8 జెడ్పీ ఉన్నత పాఠశాలల నుంచి 252 మంది విద్యార్థులు హాజరుకాగా 226 మంది ఉత్తీర్ణత (90 శాతం) సాధించారన్నారు. మండలంలోని పెద్దిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాల 97 శాతం, విరువూరు 85 శాతం, నార్తు కొండాయపాళెం 79 శాతం, కాకొల్లువారిపల్లె 94 శాతం, తిమ్మారెడ్డిపల్లి 91 శాతం, తూర్పురొంపిదొడ్ల 88 శాతం, వరికుంటపాడు 87.5 శాతం, జడదేవి 94 శాతం వంతున ఉత్తీర్ణత సాధించాయన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

దుత్తలూరు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభ చాటారు. స్థానిక ఏపీ మోడల్ స్కూల్‌లో 73 మందికి 70 మంది ఉత్తీర్ణులయ్యారు. దుత్తలూరు ఉన్నత పాఠశాలలో 44 మంది, నందిపాడులో 40 మంది, నర్రవాడలో 12 మంది, ఏరుకొల్లులో 9 మంది, రాచవారిపల్లిలో 9 మంది, నందిపాడు కేజీబీవీలో 30 మంది ఉత్తీర్ణత సాధించారు.

మోడల్ స్కూల్ విద్యార్థుల సత్తా

కలిగిరి: కలిగిరి మోడల్ స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ ఏ శ్రీను తెలిపారు. 77 మంది పరీక్షకు హాజరుకాగా 72 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 93 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

జలదంకిలో 72.6 శాతం ఉత్తీర్ణత

జలదంకి: పదో తరగతి పరీక్షల్లో మండలంలోని ఐదు జెడ్పీ ఉన్నత పాఠశాలలకు సంబంధించి మొత్తం 300 మందికి 218 మంది ఉత్తీర్ణులు కావడంతో 72.6 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ శ్రీధర్ తెలిపారు. జలదంకి పాఠశాలలో 134 మందికి 95 మంది పాస్ కావడంతో 71 శాతం, సోమవరప్పాడు పాఠశాలలో 69 మందికి 47 మంది పాస్ కావడంతో 68.1 శాతం, బ్రాహ్మణక్రాక పాఠశాలలో 42 మందికి 32 మంది పాస్‌తో 76 శాతం, చింతలపాళెం పాఠశాలలో 26 మందికి 18 మంది పాస్‌కావడంతో 69 శాతం, చామదల పాఠశాలలో 29 మంది 26 మంది పాస్ అయి 90 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పదిలో విద్యార్థుల హవా

వింజమూరు(ఉదయగిరి): వింజమూరు విద్యార్థు లు పదో తరగతిలో 86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ ఈ.మాలకొండరావు తెలిపారు. మండలంలో 566 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరు కాగా 487 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 80 శాతం మంది పాసయ్యారన్నారు.

పసుపు యార్డు ఏర్పాటుకు మాజీ ఎంపీ మేకపాటికి వినతి



మేకపాటి రాజమోహన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న పసుపు రైతులు

ఉదయగిరి: పసుపు రైతులను దృష్టిలో ఉంచుకుని పసుపు యార్డు ఏర్పాటు చేసేలా చూడాలని పలువురు పసుపు రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లెలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించి విన్నవించారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఉదయగిరి కొండ కింద గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పసుపు పంట సాగు చేశారన్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు యార్డు లేకపోవడంతో, ధర వచ్చే వరకు దిగుబడిని పొలాల్లోని కల్లాల్లో ఉంచుకోవాల్సి వస్తోందన్నారు. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.వెంకటయ్య, రైతులు కె.రమణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఎం.రమణారెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమంలో రాజీ పడని ధీశాలి సీఎం జగన్



లబ్ధిదారు కుటుంబానికి బుక్‌లెట్ అందజేస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

- ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి: పేదలకు అన్ని రకాలుగా అండగా ఉండాలనే మహోన్నత లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎక్కడా రాజీ పడని ధీశాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దపట్టుపుపాళెంలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామంలోని ప్రజలను వారి ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఆ కుటుంబాలకు అందిన పథకాలు వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉన్న వారందరికీ అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదల కోసం అనునిత్యం శ్రమిస్తున్న సీఎం జగన్‌పై రాష్ట్రంలోని పెత్తందార్లు కక్ష కట్టారని, వారికి చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థల యజమానులు నాయకత్వం వహించి జగన్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో పేదలు ఉండకూడదని కోర్టుల్లో కేసులు వేస్తున్న చంద్రబాబు, టీడీపీ నాయకులు, వారికి చెందిన మీడియా సంస్థపై రాష్ట్రంలోని పేదలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర సంపదను దోచుకునే సంస్కృతిని వృత్తి చేసుకుని బతుకుతున్న టీడీపీ నాయకులు, రాష్ట్రంలోని పేదలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి కడుపు మంటతో కుమిలిపోతన్నారన్నారు. జగన్ సీఎం కాకుండా ఉండి ఉంటే జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ కూడా జరిగేది కాదన్నారు. సీఎం జగన్ కావలికి వచ్చి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభిస్తారన్నారు. ప్రజలకు మంచి పనులు చేస్తూ, విద్యార్థులకు మంచి విద్య, పౌష్టికాహారం అందిస్తూ చురుకైనా పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్‌కు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

నారసింహుడికి గజవాహన సేవ



వింజమూరు: మండలంలోని నల్లగొండ్లలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం గజవాహన సేవను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేదపారాయణం, హోమాలు నిర్వహించారు. శ్రీవారితో కలిసి అమ్మవార్లకు నలుగు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాత్రి స్వామివారు గజవాహనంపై కల్యాణ నారసింహుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఉభయకర్తలుగా నంబూరి మనోజ్-లత, అన్నపురెడ్డి మురళీధర్‌రెడ్డి-లావణ్య దంపతులు, నల్లగొండ్ల గాంధీబొమ్మ సెంటర్ వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త అన్నపురెడ్డి మోహన్‌రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

డీసీపల్లిలో 846 పొగాకు బేళ్ల కొనుగోలు

మర్రిపాడు(ఆత్మకూరురూరల్): మర్రిపాడు మండలంలోని డీసీపల్లిలో ఉన్న పొగాకు బోర్డు వేలం కేంద్రంలో రైతులు శనివారం 874 పొగాకు బేళ్లు వేలం కేంద్రానికి తీసుకురాగా 846 కొనుగోలు చేసినట్లు వేలం కేంద్రం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వివిధ కారణాల వల్ల 9 బేళ్లను వేలంలో తిరస్కరించామన్నారు. కిలో పొగాకుకు అత్యధిక ధర రూ.200, అత్యల్ప ధర రూ.175 చొప్పున లభించిందని తెలిపారు.

లోకోస్ యాప్ వీఓఏలకు అవగాహన ఉండాలి



మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ కేవీ సాంబశివరెడ్డి

కావలి రూరల్: లోకోస్ యాప్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఆర్‌డీఏ పీడీ కేవీ సాంబశివరెడ్డి తెలిపారు. వీఓఏలకు శనివారం వెలుగు కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లోకోస్ యాప్‌పై మహిళా సమాఖ్య సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మహిళా సంఘాల సమాఖ్యలో ఆర్థిక లావాదేవీలు, సమావేశాలు, నిర్వహణ, మొదలగువన్నీ దేశం మొత్తంలో ఒకే విధంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఈ లోకోస్ యాప్‌ను ఆవిష్కరించిందన్నారు. మే 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు ప్రతి వీఓఏలు రోజుకు రెండు సంఘాల చొప్పున డేటా ఎంట్రీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో వీఓఏలు పొదుపు సంఘాల మహిళలు ఈ లోకోస్ యాప్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కాంతారావు, మండల సమాఖ్య సభ్యులు, వీఓఏలు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి తాగునీరు



మాట్లాడుతున్న ఎంపీపీ శశిరేఖ

అల్లూరు: ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కేంద్ర, ప్రభుత్వాల లక్ష్యమని ఎంపీపీ శశిరేఖ తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శశిరేఖ, ఎంపీడీఓ శ్రీదేవి ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికి అందించాలని, ఈ పథకానికి అందరూ సహకరించాలని కోరారు. నీటి స్వచ్ఛతను గుర్తించేందుకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు కిట్లను కూడా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వేణమ్మ, ఈఓపీఆర్డీ వీరేంద్ర, సర్పంచ్‌లు,ఎంపీటీసీ పాల్గొన్నారు.

వ్యక్తిపై హత్యాయత్నం

కావలి రూరల్: పట్టణంలోని మున్సిపల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటున్న బలిజేపల్లి మాల కొండయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుపరాడ్డుతో హత్యాయత్నం చేశారు. ఈ ఘటన శనివారం జరిగింది. రెండో పట్టణ ఎస్సై మాల్యాద్రి సమాచారం మేరకు.. మాలకొండయ్య పట్టణంలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే పట్టణంలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న క్రీడా మైదానంలో వాకింగ్ చేస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమన్వయంతో సమస్యల పరిష్కారం



సన్నువారిపల్లిలో మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

- ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

మర్రిపాడు (ఆత్మకూరురూరల్): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అన్ని వర్గాలకు అందించేందుకు పుష్కలంగా పథకాలను ప్రవేశపెట్టిందని అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకుల సమన్వయంతోనే సత్ఫలితాలు సాధించవచ్చని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం సన్నువారిపల్లి, ఖాదర్‌పూర్ గ్రామాల్లో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. సన్నువారిపల్లి గ్రామస్తులు తాము సాగు చేసుకుంటున్న భూములు అనాధీనంగా ఉండడంతో అధికారుల ద్వారా పక్క గ్రామాల రైతులు డీ-ఫారం పట్టాలు తెచ్చుకుని ఆక్రమించుకుంటున్నారని ఎమ్మెల్యేకి మొర పెట్టుకుంటున్నారు. అధికారుల ద్వారా విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సన్నువారిపల్లిలో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఖాదర్‌పూర్ ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరడంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి తాగునీటి పథకం మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. గడప గడపకు అందిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించి ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజెప్పాల్సిన సమష్టి బాధ్యత అధికారులతో పాటు స్థానిక నాయకులు, గృహ సారథులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, జేసీఎస్ కన్వీనర్ సిద్ధంరెడ్డి మోహన్‌రెడ్డి, భీమవరం, బూదవాడ, సొసైటీ అధ్యక్షుడు సోమల మాధవరెడ్డి, చెన్ను శ్రీధర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అన్నవరపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అబ్దుల్లా, సచివాలయ కన్వీనర్ మౌలాలి, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, వీఆర్ఓ వెంకటేశ్వర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మాజీ సర్పంచ్‌లు రసం రామకృష్ణారెడ్డి, ముట్టుకుందు లక్ష్మిరెడ్డి, కటకం నరసింహారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఒంగోలు శ్రీనివాసులు రెడ్డి, చంద్రా నారాయణ స్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇరిగేషన్ ఎస్ఈ విచారణ



అప్పారావుపాళెంలో విచారణ నిర్వహిస్తున్న జలవనరులశాఖ ఎస్ఈ కృష్ణమోహన్

ఆత్మకూరురూరల్: మండలంలోని అప్పారావుపాళెంలో నీటిపారుదలశాఖకు సంబంధించి చేసిన పనుల్లో అక్రమాలపై జలవనరులశాఖ ఎస్ఈ కృష్ణమోహన్ శనివారం విచారణ చేపట్టారు. అదే గ్రామానికి చెందిన చంద్రా శ్రీధర్ ఇరిగేషన్ పనుల్లో అక్రమాలు చేసుకున్నాయని కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జరిగిన విచారణకు వచ్చిన రైతుల మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. చేసిన పని విలువ రూ.70 లక్షలలోపు ఉన్నాయని ఒక వర్గం వారు చెబుతుండగా, ఒకే పనికి ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు బిల్లులు పెట్టుకుని రూ. కోటిపైగా స్వాహా చేశారని మరో వర్గం ఫిర్యాదు చేశారు. పంట కాలువ పనులు చేయకుండానే ప్రభుత్వ నిధులు మింగేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి పనిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు జలవనరులశాఖ ఈఈ రాపూరు వెంకటేశ్వర్లు, ఏఈ యాసిన్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

హో..దుగురే!



కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న వాహనదారుడికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై శివశంకర్‌రావు

ఆత్మకూరు: ద్విచక్ర, ఆటోల్లో ప్రయాణం చేసేవారు అధిక లోడ్‌తో ప్రయాణం ప్రమాదకరమని ఎస్సై ఎం శివశంకర్‌రావు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం వాహనాలు తనిఖీలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన ఆయన కల్పించారు. ఓ ద్విచక్ర వాహనంపై కుటుంబ సభ్యులు ఐదుగురు ప్రయాణిస్తుండడంతో ఆయన ఆ వాహనదారుడిని నిలిపి కౌన్సెలింగ్ నిర్వహించారు. మరో సారి ఇలా ప్రయాణిస్తే లైసెన్స్ సైతం రద్దు చేస్తానని ఆయన హెచ్చరించారు.